క్లుప్తంగా

పేదలకు అన్నదానం



తెనాలి అర్బన్: స్థానిక గోపాలదాసు సాంబశివరావు 87వ జయంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు దైవాల వెంకటసుబ్రహ్మణేశ్వరరావు, అరుణశ్రీ దంపతుల ఆధ్వర్యంలో నరేంద్రదేవ్ కాలనీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం అన్నదానం చేశారు. కార్యక్రమంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్, మాజీ కౌన్సిలర్ దంతాల ప్రేమ్‌కుమార్, మాలేపాటి హేమ్‌కుమార్, పేట్టేటి రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి పైప్‌లైన్ లీకేజీ



తెనాలి అర్బన్: రవీంద్రనాథ్ నగర్ 2వ లైన్‌లో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పైప్‌లైన్ లీక్ అవుతోంది. సిబ్బంది నీటిని సరఫరా చేసే సమయంలో లీకేజీ పైప్ నుంచి నీరు వృథాగా రహదారిపైకి పోతోంది. 10 రోజుల నుంచి సమస్య ఉందని.. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం



తెనాలి: వాసవి క్లబ్, కైలాసగిరి ఆధ్వర్యంలో గవర్నర్ విజిట్ సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్, హైదరాబాద్‌తో ఆదివారం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటైన శిబిరంలో 300 మందికి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు, ఆర్‌సీ మున్నలూరి గౌరీశంకర్ తదితరులు హాజరయ్యారు. శిబిరానికి వాసవి క్లబ్ సభ్యులు, హైస్కూల్ ఎన్‌సీసీ విద్యార్థులు సహకరించారు. కార్యక్రమంలో చార్టెడ్ అధ్యక్షుడు శ్రీకాకొలను లక్ష్మీనారాయణ గుప్తా, అధ్యక్షుడు చుండూరి వెంకట శివప్రసాద్, కార్యదర్శి కొత్తమాసు వినోద్, కోశాధికారి చుండూరి రఘురాం గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

అతిగా మద్యం తాగి యువకుడు మృతి



మృతి చెందిన కార్మికుడు

చేబ్రోలు: అతిగా మద్యం సేవించిన స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు మృతి చెందిన చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఫాసి గ్రామానికి చెందిన మిధున్ మండల్ (30) గత రెండు సంవత్సరాలుగా కేకే స్పింటెక్స్‌లో స్పిన్నింగ్ మిల్లు లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మిధున్ మండల్, అతని భార్య సంధ్యారాణి మండల్‌తో కలిసి మిల్లులో పనిచేస్తూ క్వార్టర్‌లో నివసిస్తున్నారు.
వీరికి పిల్లలు లేరు. మిధున్ మండల్ మద్యానికి బానిసవటంతో జీతం వచ్చిన తరువాత ఆహారం తీసుకోకుండా నిరంతరం మద్యం సేవించి మిల్లు ఆవరణలో తిరుగుతూ ప్రధాన గేటు వద్ద పడిపోయాడు. సెక్యూరిటీ గార్డు గుర్తించి పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. అతిగా మద్యం తాగటం ఆహారం తీసుకోకపోవటంతో గొంతు ఎండిపోయి మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుని భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నిరుపేద వైద్య ఖర్చులకు రూ.10 వేలు సాయం

గుంటూరు ఎడ్యుకేషన్: ఉల్లంగుంట శ్రీనివాసరావుకు అఖిల భారత చిరంజీవి యువత కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకల రవీంద్రబాబు రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆర్టీసీ కాలనీలోని సెయింట్ లారెల్స్ ఇంగ్లిష మీడియం పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అందించారు. రవీంద్రబాబు మాట్లాడుతూ చెరుకుపల్లికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని శ్రీనివాసరావు, అనారోగ్యానికి గురైన ఆయన తల్లి వైద్యఖర్చుల కోసం తమను సంప్రదించడంతో మానవతా దృక్పథంతో సాయాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేకల సాయి శ్రీకర్, లక్ష్మీభారతి, శ్రీదేవి, హెచ్‌ఎం మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.

సమావేశాలు సరే.. పరిష్కారాలు ఎక్కడ!

- కాంట్రాక్టర్లతో సఫలం కాని చర్చలు
- ముందుకు కదలని పలు అభివృద్ధి పనులు
- టెండర్లు వేసేందుకు మొగ్గు చూపని కాంట్రాక్టర్లు
- నూతన అధికారులు వచ్చినా మారని తీరు



కాలువ నిర్మాణానికి నోచుకోని ఐతానగర్ బ్యాంకు కాలనీ

తెనాలి అర్బన్: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద పట్టణంగా తెనాలి విస్తరించింది. జిల్లాలోనే ఏకైక సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా దీనికి పేరుంది. ఏటా వివిధ పన్నులు, షాపుల అద్దెలు వంటి వాటి ద్వారా రూ.36 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇవి కాకుండా 15వ ఆర్థిక సంఘం, ఇతర గ్రాంట్‌ల ద్వారా సుమారు రూ.50 కోట్ల వరకూ ఆదాయం సమకూరనుంది. ఏడాదికి సగటున 190 అభివృద్ధి పనులకు ఇంజినీరింగ్ అధికారులు టెండర్లకు పిలుస్తుంటారు. పనులు దక్కించుకున్న వారికి వర్క్ ఆర్డర్‌లు ఇస్తుంటారు. అనంతరం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ 193 అభివృద్ధి పనులకు వర్క్ ఆర్డర్‌లు ఇచ్చారు. వీటిలో 142 పనులను పూర్తి చేయించారు. మిగిలిన 48 పనులు నేటికీ ప్రారంభం కాలేదు. వీటి కోసం అధికారులు సుమారు రూ.5.64 కోట్లు వెచ్చించారు.

నిధులున్నా జరగని చెల్లింపులు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో కాంట్రాక్టర్‌లు పూర్తిగా పనులు నిలిపివేశారు. మార్చి నెలాఖరులో నగదు పడతాయనే భావనలో ఉన్న వారికి ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. చెల్లింపుల వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు ప్రకటించి జాప్యం చేసింది. నేటికీ తెనాలి మున్సిపాలిటీ పరిధిలో రూ.7 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రస్తుతం తెనాలి పురపాలక సంఘం ఖాతాలో రూ.16 కోట్ల నిధులు ఉన్నాయి. కానీ చెల్లింపులు మాత్రం మందకుడిగా జరుగుతున్నాయి. దీంతో తెనాలి పట్టణంలో అభివృద్ధి కుంటుపడుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.




ఇటీవల నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కాంట్రాక్టర్‌లు

కొలిక్కి రాని చర్చలు..

అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ల బిల్లులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ఉద్యోగులు లేకపోవడంతో ఇంజినీరింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తెనాలి మున్సిపాలిటీలో వందల సంఖ్యలో కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉన్నా వారిని పూర్తి స్థాయిలో అధికారులు వినియోగించుకోలేకపోతున్నారు. దీంతో కనీసం బిల్లులను ఆన్‌లైన్‌లో తయారు చేసి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నిధియాప్‌లో అప్‌లోడ్ చేసే వారు కరువయ్యారు. ఇంజినీరింగ్ వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు కాంట్రాక్టర్‌లు ఫిర్యాదులు చేశారు. ఆయన సూచన మేరకు ఇన్‌చార్జి కమిషనర్ వీఎం లక్ష్మీపతిరావు, నూతనంగా తెనాలి వచ్చిన మున్సిపల్ ఇంజినీర్ శ్రీకాంత్‌లు కాంట్రాక్టర్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మూడు విడతలు సమావేశాలు నిర్వహించినా సమస్యల పరిష్కారంలో ఒక్క అడుగు ముందుకు పడడంలేదని కాంట్రాక్టర్‌లు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే టెండర్లను పూర్తిగా బహిష్కరిస్తామనే హెచ్చరికలు పంపుతున్నారు.

ఇంజినీరింగ్ వ్యవస్థలో మార్పులు తెస్తున్నాం..



ఇంజినీరింగ్ వ్యవస్థల్లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాం. నిబంధనల మేరకు కాంట్రాక్టర్‌లను పనులు చేయాలని ఆదేశిస్తున్నాం. గతంలో పూర్తయిన అభివృద్ధి పనుల బిల్లులను రూపొందించి, ఆమోదిస్తున్నాం. మున్సిపల్ ఖజానాలో నిధులు ఉన్నాయి. ప్రభుత్వం నిధుల విడుదలకు అనుమతించిన వెంటనే కాంట్రాక్టర్‌ల అకౌంట్‌లలో నగదు జమయ్యే అవకాశం ఉంది.

-పి.శ్రీకాంత్, మున్సిపల్ ఇంజినీర్, తెనాలి పురపాలక సంఘం

కాటూరి ఆర్ట్ గ్యాలరీలో విగ్రహావిష్కరణ నేడు

తెనాలి టౌన్: స్థానిక ఐతానగర్‌లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో సోమవారం ఉదయం 9.30 గంటలకు భారీ ఐరన్ స్క్రాప్ విగ్రహావిష్కరణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్కార భారతి అఖిల భారత సంఘటనా మంత్రి అభిజిత్ గోఖలే ముఖ్యఅతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేయనున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ మహిళ మృతి

తెనాలి రూరల్: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణ మారిస్‌పేట సీఎం కాలనీకి చెందిన షేక్ గౌసియా(55) కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఈనెల 18న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మృతి చెందారు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురు జూదరుల అరెస్ట్

కొల్లిపర: మండల పరిధిలోని చివలూరు గ్రామ శివారు పంట పొలాల్లో ఆదివారం పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. జూదం ఆడుతున్న నలుగురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి వారి నుంచి రూ.10 వేలు నగదు, 5 బైకులు, 1 ఆటో స్వాధీన పరుచుకుని సీజ్ చేసికారు. జూదరులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పి.కోటేశ్వరరావు తెలిపారు.

ఘనంగా మానవత సంస్థ ఆవిర్భావ దినోత్సవం



ర్యాలీలో పాల్గొన్న మానవత సభ్యులు

తెనాలి: ప్రతి మదిలోనూ మానవత వెల్లివిరిసినప్పుడు సమాజంలో శాంతి విరబూస్తోందని ఆదివారం నిర్వహించిన మానవత స్వచ్ఛంద సంస్థ శాంతి ర్యాలీలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 125 శాఖలు, 81 వేల మంది సభ్యులు ఆగస్టు మాసంలో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ నిర్వహించే శాంతి ర్యాలీలో భాగంగా, తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెహ్రూ రోడ్డులోని ఐలమ్మ పార్కు నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్, మెయిన్‌రోడ్డు, గంగానమ్మపేట, ప్రకాశంరోడ్డు నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వరకూ సాగింది. మానవత సభ్యులు, డిగ్రీ విద్యార్థులు కలిసి పాల్గొన్న ర్యాలీని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, సంస్థ రీజినల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ముఖ్యఅతిథి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మట్టిలో మొక్కను.. మనిషిలో మానవత్వాన్ని నాటాలనేది తమ ఉద్దేశంగా చెప్పారు. తల్లిదండ్రులను భారమని వదిలేసుకోవడం.. మతిస్థిమితం లేనివారిని రోడ్లపాలు చేయడం చూస్తుంటే బాధ కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మానవత తరపున విస్తృతంగా సేవలను అందిద్దామని చెప్పారు. మానవత వెల్లివిరిసిన నాడు సమాజానికి ఏ లోటూ ఉండదని పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. కార్యక్రమంలో తెనాలిశాఖ చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి.వాసు, కార్యదర్శి పి.వెంకట్, ఉపాధ్యక్షుడు కె.ప్రసాద్, సంయుక్త కార్యదర్శి డీవీ సోమయ్యశాస్త్రి, కోశాధికారి ఎస్వీ శర్మ, చిట్టినేని సాంబశివరావు, మొవ్వా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, అయినాల మల్లేశ్వరరావు, మల్లాది అర్జున్, ఆలపాటి వెంకట్రామయ్య, జొన్నాదుల వెంకటేశ్వరరావు, బెల్లంకొండ వెంకట్, కొల్లిపర కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలు అరికట్టాలి


పొన్నూరు: మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఏకా పవన్‌కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని 31వ వార్డులోని తెలగాయపాలెంలో బాల్య వివాహాలను అరికట్టడం, ప్రారంభ గర్భధారణ వాటి వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాది మగ్బుల్ బేగ్, పారాలీగల్ వలంటీర్ తాజ్ మహమూద్ బేగ్ పాల్గొని బాల్య వివాహాలు, గర్భధారణ ప్రారంభదశ పర్యవసనాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు.

యానాదుల సంక్షేమానికి కృషి



పొన్నూరు: యానాది వర్గీయుల సంక్షేమమే లక్ష్యంగా యానాదుల (గిరిజన) యూత్ ఫెడరేషన్ పనిచేస్తుందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎందేటి వెంకట సుబ్బయ్య అన్నారు. ఆదివారం పట్టణంలో ఫెడరేషన్ రాష్ట్రకార్యవర్గం సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, విధివిధానాల గురించి చర్చించారు. వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని యానాదులందరికీ ఆధార్, రేషన్, జాబ్ కార్డులు ఉండేలా చేసి సంక్షేమ పథకాలకు యానాదులను చేరువ చేయటమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు. యానాదుల అభివృద్ధి, ప్రధాన వృత్తి చేపల వేటలో సొసైటీల ఏర్పాటుపై, గ్రామ స్థాయి నుంచి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమరగిరి వెంకట ప్రసాద్, కొమరగిరి సూరిబాబు, నాయకులు చౌటూరు రమేష్, ఏకుల నిరంజన్, రావూరి గోపి, కొమరగిరి మరియమ్మ, కాకుమాను మండల నాయకులు శివయ్య, యలమందయ్య, కొండలు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రానికి బెడ్ అందజేత



చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్‌కు యంగ్ జనరేషన్ టీం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆదివారం క్లినికల్ బెడ్‌ను అందజేశారు. వడ్లమూడిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు గతంలో యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఫ్యాన్‌లు, కుర్చీలు, బెడ్‌లను అందించటం జరిగింది. టీం ఫౌండర్ షేక్ సాదిక్ ఆధ్వర్యంలో బెడ్‌ను అందజేశారు. నవీన్ సాయి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు



రైతులతో మాట్లాడుతున్న సాంబిరెడ్డి

కొల్లిపర: కూటమి ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ములకా శివసామిరెడ్డి తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిని.. మూడోసారి వెద పద్ధతి ద్వారా అత్తోట గ్రామంలో వరి నాటిన పొలాలను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాలు సరిగా లేక కొన్నాళ్లు.. అధిక వర్షాలతో మరి కొన్ని సార్లు.. ఎరువులు దొరకక మరికొన్ని మార్లు.. ఇలా రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సర్పంచి దేశబోయిన నాగ పుణేశ్వరరావు మాట్లాడుతూ.. తమ గ్రామంలో 1,000 ఎకరాల వరి పొలాలను రెండు సార్లు వెద పెట్టామని.. ఇప్పుడు 100 ఎకరాలను మూడోసారి వెద పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వ సాయం నామమాత్రంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుర్ర కోటేశ్వరరావు, దేశబోయిన సోమయ్య శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

డాక్టర్ ప్రజ్ఞాచారికి జాతీయ పురస్కారం



ప్రజ్ఞాచారిని సత్కరిస్తున్న సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కిషోర్

తెనాలి టౌన్: రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీరత్న డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి మదర్ థెరిస్సా జాతీయ పురస్కారం లభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని సీఆర్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు మదర్‌థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ 17వ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం జాతీయ పురస్కారాలు అందజేశారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డి.కిషోర్, సీఆర్‌సీ ఫౌండర్ విక్టరీ వెంకట్‌రెడ్డి, జాతీయస్థాయి చిత్రలేఖకుడు ఓడియార్, రూరల్ సీఐ రమణమ్మ, సిద్ధాంతి తాతాజీ పాల్గొని పూర్ణ ప్రజ్ఞాచారికి జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. సాహితీ రంగంలో విశిష్ట సేవలను అందించినందుకు గానూ ఈ పురస్కారం లభించిందని ప్రజ్ఞాచారి తెలిపారు. ఇప్పటి వరకూ 12 జాతీయస్థాయి పురస్కారాలు అందుకోగా ఇది 13వ పురస్కారంగా చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామ పెద్దలు అభినందించారు.

ఎస్‌ఆర్‌ఎంలో ఘనంగా ఫౌండర్స్ డే



మొక్కలు నాటుతున్న వీసీ డాక్టర్ సతీష్‌కుమార్, తదితరులు

నీరుకొండ(మంగళగిరి): మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆదివారం విద్యాలయ వ్యవస్థాపకులు డాక్టర్ టీఆర్ పారివేందర్ జన్మదినం సందర్భంగా ఫౌండర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీతో పాటు నీరుకొండ, కురగల్లు, నిడమర్రు గ్రామాలలో భారీగా మొక్కలు నాటారు. ఆయా గ్రామాలలో ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్లలో చిన్నారులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. నిడమర్రులోని క్రిష్టియానా చిల్డ్రన్స్ హోమ్‌కు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశారు. వృద్ధాశ్రమాలలో వృద్ధులకు పండ్లు, నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు అందజేశారు. వర్సిటీ ముఖ్య సలహాదారు డాక్టర్ వీఎస్ రావు రూ.5 వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ప్రొ వీసీ డాక్టర్ సతీష్‌కుమార్, రిజస్ట్రార్ డాక్టర్ ప్రేమ్‌కుమార్, డైరెక్టర్లు అనూప్‌సింగ్, గురుదీప్‌సింగ్, పంకజ్ బల్వేరియా, రేవతీబాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.

కేఎల్‌యూలో స్కిల్ పలావర్ ప్రాజెక్ట్



స్కిల్ పలావర్ ప్రాజెక్ట్‌ను వివరిస్తున్న కేఎల్‌యూ విద్యార్థి

తాడేపల్లిరూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో స్కిల్ పలావర్ ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస హ్యాకథాన్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డీన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ మాట్లాడుతూ కేఎల్‌యూలోని నైపుణ్య అభివృద్ధి విభాగం ద్వారా, సీఎస్ఈ, ఈసీఈ, ఏఐ డీఎస్, సీఎస్ఐటీ, ఐవోటీ విభాగాలలోని బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం రూపొందించబడిన ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాస చొరవ స్కిల్ పలావర్ కార్యక్రమం మొదటి దశను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పలావర్ అనేది విద్యార్థులలో స్వీయ నిర్దేశిత అభ్యాసమని పేర్కొన్నారు. ప్రీ ఫైనల్ సంవత్సరం వారిని పరిశ్రమకు సిద్ధంగా ఉంచవచ్చునని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్కిల్ పలావర్ మరో దశ సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మూడు దశలుగా రూపకల్పన చేశామని, మొదటిది లెర్నథాన్, రెండవది వర్చువల్, మూడవది హ్యాకథాన్ అని వివరించారు. ఈ కార్యక్రమానికి కేఎల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రాజేష్ కన్వీనర్‌గా వ్యవహరించాగా సీఎస్ఈ, ఈసీఈ, ఏఐ డీఎస్, సీఎస్ఐటీ, ఐవోటీ విభాగాల అధిపతులతో పాటు ఇతర అనుబంధ డొమైన్‌ల విభాగాధిపతులు, స్పాక్‌ల బృందంతో కలసి అవగాహన కల్పించారు. వీసీ డాక్టర్ జి.పార్థసారథి వర్మ, ప్రో వీసీలు డాక్టర్ వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు మార్గదర్శకత్వం వహించారు.

రక్తదానం అంటే ప్రాణ దానం

మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి



రక్తదానం చేసిన వారికి అభినందన పత్రం అందజేస్తున్న గంజి చిరంజీవి

చినకాకాని(మంగళగిరి): రక్తదానం చేయడమంటే మరొకరి ప్రాణం నిలబెట్టినట్లేనని మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ చీఫ్ అడ్మిస్ట్రేషన్ డాక్టర్ బీకే దాది ప్రకాశమణి 18వ పుణ్యస్మృతి సందర్భంగా ఆదివారం మండలంలోని చినాకాకాని ఎన్ఆర్ఐ సెంటర్‌లోని ప్రైవేటు హోటల్‌లలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన చిరంజీవి దాతలకు అభినందన పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ దాతలు వెచ్చించే కొన్ని నిమిషాలు ఇతరులకు జీవితాన్ని ప్రసాదిస్తాయన్నారు. దాతలు ఇచ్చేది కేవలం రక్తం కాదని, జీవించేందుకు మరొక అవకాశం అని పేర్కొన్నారు. 22వ తేదీ 25 వరకు దేశవ్యాప్తంగా 15 వేల బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రాలలో ఒకేసారి భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ ప్రచార లక్ష్యం 1లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించడమేనన్నారు. కార్యక్రమంలో రెయిన్ బో బ్లడ్ బ్యాంక్ చైర్మన్ కనిగంటి వెంకటేశ్వర్లు, డాకర్లు సి.రామచంద్, నవీన్, ఏఎస్ఎన్ రెడ్డి, బీకే నాగమణి, బీకే రత్న తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలి

నగరంపాలెం: ప్రతి ఒక్కరూ నిరుపేదలకు తమ వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వర్తించాలని వాసవిక్లబ్ గుంటూరు అధ్యక్షుడు రాయవరపు అశోక్‌కుమార్ అన్నారు. వాసవి క్లబ్ గుంటూరు మహిళా, గుంటూరు, యువ గుంటూరు సంయుక్తంగా ఆర్.అగ్రహారం శ్రీగీతా మందిరంలో ఆదివారం 108 మందికి వృద్ధులకు ఉచితంగా బియ్యం, పింఛన్లు పంపిణీ చేశారు. అధ్యక్షత వహించిన క్లబ్ అధ్యక్షుడు అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఉచితంగా బియ్యం, పింఛన్లు పంపిణీ చేయడం వలన నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ సభ్యులు ఎస్‌వీ రమణరవిబాబు, జుజ్జూరు శ్రీనివాసరావు, క్లబ్ ప్రధాన కార్యదర్శి కూనిశెట్టి చంద్రశేఖరరావు, కోశాధికారి వేమూరి ప్రదీప్‌కుమార్, వాసవి యువ క్లబ్ అధ్యక్షులు డి.అఖిల్, టీఎల్వీ వీరాంజనేయులు, లక్ష్మీనారాయణ, కె.వెంకటేశ్వరరావు, కొల్లిపర దుర్గానాగమణి, పారేపల్లి బాబ్జి, కేఎస్‌వీ.నారాయణ, అడ్డగాళ్ల రామారావు, పబ్బిశెట్టి చిరంజీవి పాల్గొన్నారు.

కూలిన వృక్షం.. నిలిచిన వాహనాలు



అడ్డంగా విరిగిపడిన భారీ చెట్టు



కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

దుగ్గిరాల: విజయవాడ-తెనాలి రహదారిలో దుగ్గిరాల లాకుల వద్ద ఆదివారం సాయంత్రం భారీ వృక్షం విరిగి పడిపోయింది. నిత్యం రద్దీగా ఉండే రహదారి కావడం వేరే ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో వృక్షం తొలగించే వరకు సుమారు గంటకు పైగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదంలో తమ్మా శంకర్‌కు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

హాస్టల్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి



గుంటూరు మెడికల్: వైద్య విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. ఆదివారం స్థానిక అమరావతి రోడ్డులోని గుంటూరు మెడికల్ కాలేజ్ బాయ్స్ హాస్టల్‌ను ప్రిన్సిపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్‌లో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి గదికి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' లక్ష్యంతో డస్ట్ బిన్‌లు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ వైద్య విద్యార్థులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకుని తగిన చర్యలు త్వరలో తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినాయక చవితి ఉత్సవాలను అందరూ కలసి శాంతియుతంగా జరుపుకోవాలని, ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.